సాక్షి
యాదాద్రి భువనగిరి
గురువారం, 9, నవంబర్, 2023



లగ్గానికి 'కోడ్' పగ్గం
ఎన్నికల కోడ్ శుభకార్యాలు చేసే వారికి కష్టాలను తెచ్చి పెట్టింది. దీని ప్రభావం ప్రధానంగా పెళ్లిళ్లపై పడుతోంది. - IIలో



పోలింగ్‌లో పలు మార్పులు
కేంద్రం ఎన్నికల సంఘం ఈ సారి ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో స్వల్ప మార్పులు చేసింది. - IIలో



తడిసిన ధాన్యం
చౌటుప్పల్, గుండాల మండలాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. - IIIలో

న్యూస్‌రీల్

భువనగిరిలో ట్రాఫిక్ ఆంక్షలు

భువనగిరి టౌన్ : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో భువనగిరి పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి నామినేషన్ వేయడానికి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వచ్చారు. దీంతో రాయగిరి కమాన్ వద్ద నుంచి బైపాస్ మీదుగా వాహనాలను మళ్లించారు. అలాగే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు ఎల్లమ్మగుడి వద్ద నుంచి పట్టణంలోకి పోలీసులు అనుమతించకపోవడంతో జాతీయ రహదారి పైనుంచి వెళ్లాయి. బస్సులు రాకపోవడంతో బస్టాండ్‌లో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రయాణికుల సమస్యను గుర్తించిన ఆర్టీసీ అధికారులు బస్సులను నల్లగొండ చౌరస్తా నుంచి బస్టాండ్‌లోకి, తిరిగి నల్లగొండ మార్గం గుండా హైదరాబాద్, వరంగల్ వైపు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ప్రైవేట్ వాహనాలను పూర్తిగా అనుమతించలేదు.

వ్యవసాయ విద్యార్థుల క్షేత్ర పర్యటన



రైస్ మిల్లును సందర్శించిన విద్యార్థినులు

మోత్కూరు : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా బుధవారం మోత్కూరులోని పోతాయిగడ్డలో గల గణేషరైస్‌మిల్లును సందర్శించారు. మిల్లు పనితీరు, నిర్వహణ, మిల్లు ఏర్పాటుకు అయిన ఖర్చులు, లాభాలు తదితర విషయాలపై అధ్యయనం చేశారు. వడ్లు బియ్యంగా మారే ప్రక్రియను మిల్లు యజమాని సోమనర్సయ్య వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ గోపినాథ్, విద్యార్థులు శిరీష, సునయన, మౌనిక, ధరణి, మిస్బా, నఫీసా, ప్రణతి, సాయిప్రియ, జాహ్నవి, స్వప్న పాల్గొన్నారు.

నారసింహుడికి నిత్యారాధనలు



కల్యాణం నిర్వహిస్తున్న ఆచార్యులు

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో బుధవారం నిత్యారాధనలు విశేషంగా కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన ఆచార్యులు స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం అర్చన, అభిషేకం చేశారు. అలాగే ఆలయ ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కైంకర్యాలు గావించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.

పథకాలే గెలిపిస్తాయి



బాలకృష్ణారెడ్డికి ఆశీర్వచనం చేస్తున్న అర్చకుడు

వలిగొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని పార్టీ రాష్ట్ర నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన వలిగొండ మండలంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం వేములకొండ, ముద్దాపురంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాబోతుందని, కాంగ్రెస్ రాబంధుల పార్టీ అని, ఆ పార్టీ నాయకులు మాయ మాటలు, అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దన్నారు. ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, ప్రజలు వాటిని నమ్మే స్థితిలో లేరన్నారు. భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత పైళ్ల శేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పైళ్ల రాజవర్ధనరెడ్డి, కేసిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి ,వెంకట్‌రెడ్డి, పనుమటి మమతానరేందర్‌రెడ్డి, తుమ్మల వెంకట్‌రెడ్డి, ముద్దసాని కిరణ్‌రెడ్డి, బోడ లక్ష్మమ్మబాలయ్య, సామ రాంరెడ్డి, ఆకుల వెంకన్న, ఎలిమినేటి జంగారెడ్డి, కొమిరెల్లి సంజీవరెడ్డి, కీసర్ల సత్తిరెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విద్యతోనే దేశాభివృద్ధి



మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, చిత్రంలో వైస్ చాన్స్‌లర్ గోపాల్‌రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ రామచంద్రం తదితరులు

- విద్యార్థులకు లక్ష్యం ఉండాలి
- రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
- ఘనంగా ఎంజీ యూనివర్సిటీ మూడో స్నాతకోత్సవం
- విద్యార్థులకు డాక్టరేట్లు, గోల్డ్‌మెడల్స్ అందజేసిన గవర్నర్
- కుటుంబ సభ్యులతో కలిసి తరలివచ్చిన పట్టభద్రులు



బయోటెక్నాలజీలో చేసిన పరిశోధనకు పెండ్యాల సరితకు డాక్టరేట్ అందజేస్తున్న గవర్నర్

ఎంజీయూ(నల్లగొండరూరల్): విద్యతోనే అన్ని రంగాల్లో దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బుధవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఎంజీయూ 3వ స్నాతకోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు దేశ, విదేశాల్లో రాణిస్తున్నారని కితాబునిచ్చారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ మరింత పురోభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సంస్కృతి, సంప్రదాయాలకు నల్లగొండ జిల్లా పేరుగాంచిందని కొనియాడుతూ జిల్లా చరిత్రను ఉద్ఘాటించారు. విద్యార్థులకు లక్ష్యం ఉండాలని.. ఆ లక్ష్య సాధనకు ప్రత్యేక ప్రణాళిక ఉండాలన్నారు. సమయం దొరికినప్పుడు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇంట్లో ఉంటే పుస్తకాలు చదవాలన్నారు. ఫలితంగా ఎంతో విజ్ఞానం పెరుగుతుందన్నారు. తాను ఖాళీ సమయంలో, ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు గంట సేపు పుస్తకం చదివి శక్తి, ఉల్లాసం పెంచుకుంటానని పేర్కొన్నారు.

విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఆనందం

కరోనా అనంతరం నిర్వహించిన మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి డాక్టరేట్లును, గోల్డ్ మెడల్స్‌ను అందుకున్నారు. గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టాలు, బంగారు పతకాలు అందుకోవడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిసింది. గవర్నర్ పాల్గొన్న ఈ స్నాతకోత్సవంలో డాక్టరేట్లు, గోల్డ్ మెడల్స్ అందుకున్న వారి జీవితంలో ఈ సందర్భం ఒక మధురమైన ఘట్టంగా నిలిచింది. ఈ సందర్భంగా గోల్డ్ మెడల్స్ పొందిన పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా చదువుతూ రెగ్యులర్‌గా తరగతులకు హాజరు కావడం వల్లే చదివిన ఉత్తమ ప్రతిభ చాటామని కొందరు విద్యార్థులు చెప్పుకొచ్చారు. పీహెచ్‌డీ చేయాలనే ముందస్తు ప్రణాళికతోనే లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగుతున్నామని మరికొందరు తమ అభిప్రాయాలు వెలి బుచ్చారు. పట్టాలు అందుకున్న అభ్యర్థులంతా కొందరు హైదరాబాద్‌లో ఐఐసీటీలో పీహెచ్‌డీ చేస్తుండగా మరికొందరు ప్రైవేట్ రంగంలో స్థిరపడగా కొంత మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్నారు.

గవర్నర్‌కు ఘనస్వాగతం

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు యూనివర్సిటీలో ఘన స్వాగతం లభించింది. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అధ్యాపకులతో పరిచయం చేసుకుని వారితో కొద్దిసేపు మాట్లాడారు. పాలక మండలి సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం స్నాతకోత్సవ సభా స్థలానికి చేరుకున్నారు. యూనివర్సిటీ వీసీ గోపాల్‌రెడ్డి ఈ సందర్భంగా ఎంజీయూ అభివృద్ధితోపాటు విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను వివరించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం కృషి చేస్తున్నట్లు గవర్నర్‌కు తెలిపారు.



ఓయూ మాజీ వీసీ రామచంద్రంను సన్మానిస్తున్న ఎంజీయూ వీసీ గోపాల్‌రెడ్డి



స్నాతకోత్సవానికి హాజరైన ప్రముఖులు, పీహెచ్‌డీ పట్టభద్రులు

అట్టహాసంగా నామినేషన్లు



భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌కు హాజరైన జనం

- భారీ ర్యాలీలు, బహిరంగ సభలు
- వేలాది మందితో వచ్చి నామినేషన్ వేసిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
- నేడు ఆలేరులో కాంగ్రెస్ సభ
- రేపు బైక్ ర్యాలీలతో వచ్చి నామినేషన్ వేయనున్న బీజేపీ అభ్యర్థులు



ర్యాలీలో మాట్లాడుతున్న అనిల్‌కుమార్‌రెడ్డి

సాక్షి, యాదాద్రి : ప్రధాన పార్టీల అభ్యర్థులు సత్తా చాటడానికి నామినేషన్ల సందర్భంగా భారీ జన సమీకరణ చేస్తున్నారు. ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ఈనెల 10వ తేదీతో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు గుర్తింపు పొందిన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పలువురు నామినేషన్ వేశారు.

బలనిరూపణకు ప్రాధాన్యం

నామినేషన్ రోజు అభ్యర్థులు తమ బలాన్ని చాటుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందు కోసం పెద్ద ఎత్తున జనాలను తరలిస్తున్నారు. భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బుధవారం భారీ జనంతో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. ఆయన వెంట జెడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, బర్రె జహంగీర్ ఉన్నారు. బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి సాదాసీదాగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు పీవీ శ్యాంసుందర్ రావు, జిల్లా ఇన్‌చార్జ్ సోము వీర్రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాశం భాస్కర్ వచ్చారు. నారాయణరెడ్డి 10వ తేదీన మరోసారి జనంతో వచ్చి నామినేషన్ వేయనున్నారు. జనసమీకరణలో ఆయన నిమగ్నమయ్యారు. ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడిసునీత తరఫున ఆమె భర్త, డీసీసీబీ చైర్మన్ గొంగిడిమహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం జనంతో వచ్చి మరోసారి నామినేషన్ వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్య తరఫున ఆయన సతీమణి బీర్ల అనిత, అనుచరుడు చెరొక సెట్ నామినేషన్లు వేశారు. గురువారం ఆలేరులో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాజరుకానున్నారు. సభకు భారీగా జనాన్ని తరలించేందుకు అయిలయ్య, అతని అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఆలేరు బీజేపీ అభ్యర్థి పడాల శ్రీనివాస్ 10న ఐదు వేల బైకులతో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేస్తారు.

చరిత్ర లిఖించబోతున్నాం

- కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని, మార్పుకోసం ఎదురుచూస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. 20 రోజుల్లో భువనగిరి ఖిలాపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి చరిత్ర లిఖించబోతున్నామని పేర్కొన్నారు.బుధవారం భువనగిరిలో నామినేషన్ వేసిన అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వ్యాపా రం చేసుకుని డబ్బులు దండుకున్నారే తప్పా చేసిందేమీ లేదని ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్డులో బాధిత రైతులకు బేడీలు వేయించిన ఘనత పైళ్ల శేఖర్‌రెడ్డికే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, మూసీ ప్రక్షాళన చేపడుతామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆడెంసంజీవరెడ్డి, పీసీసీ కమిటీ సభ్యులు తంగెళ్లపల్లి రవికుమార్, పోత్నక్‌ప్రమోద్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, పాక మల్లేష్ యాదవ్, తుమ్మల యుగంధర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, అనిల్ రెడ్డి, కుటుంబ సభ్యులు కీర్తిరెడ్డి, స్ఫూర్తిరెడ్డి, శ్రీరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కదిలిన కాంగ్రెస్ దండు

అనిల్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌కు కార్యకర్తలు, జనం భారీగా తరలివచ్చారు.సాయిబాబా ఆలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి.

పూజలు, ప్రార్థనలు

అనిల్‌కుమార్‌రెడ్డి నామినేషన్ వేయడానికి ముందు తల్లి కుంభం సుశీలమ్మకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి దర్శనం చేసుకున్నారు. అలాగే పడమటిసోమవారం బసవలింగేశ్వర స్వామి ఆలయం, భువనగిరి ఎల్లమ్మ దేవాలయం, కిసాన్ నగర్ దర్గా, గాస్పెల్ చర్చిలో పూజలు, ప్రార్థనలు చేశారు.

పెరిగిన 'కుంభం' ఆస్తులు

- 2018తో పోల్చితే ప్రస్తుతం చరాస్తులు రూ.6.78.22.170
- స్థిరాస్తులు రూ.53.32.91.250

భువనగిరి : కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆస్తులు 2018 అఫిడవిట్‌తో పోల్చితే పెరిగాయి. ప్రస్తుతం ఆయన పేరున చరాస్తులు రూ.51,04,62,977, భార్య పేరు మీద రూ.13,78,03,263, కుటుంబంలో వివాహం కాని సభ్యులు ఒకరి పేరునరూ.1,55,290 ఉన్నట్లు ప్రకటించారు. కాగా అప్పులు రూ.13,00,60,000 ఉన్నట్లు చూపించారు. తనపై స్థిరాస్తులు రూ.120,51,99,550, భార్యపై రూ.24,98,73,450, కుటుంబీకులు ఒకరి పేరున రూ.1,10,00,000 ఉన్న ట్లు ప్రకటించారు. 2018లో చరాస్తులు రూ.58,05,99,360 ఉండగా.. ఈ సారి రూ.64,84,21,530 ఉన్నట్లు ప్రకటించారు. 2018లో స్థిరాస్తులు రూ.93,27, 81,750, ఈసారి రూ.146,60,73,000 ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు 2018లో రూ.9,07,64,121 ఉండగా రూ.13,00,60,000 పెరిగినట్లు చూపించారు.

'గూడూరు' ఆస్తి రూ.72.58 కోట్లు

భువనగిరి : బీజేపీ భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి బుధవారం నామినేషన్ పత్రంతో పాటు ఆస్తులకు సంబంధించి అఫిడవిట్‌ను సమర్పించారు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం కుటుంబ మొత్తం ఆస్తులు రూ.72,58,72,901 ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో చరాస్తులు రూ.1,93,90,166, స్థిరాస్తులు రూ.70,64,82,735 ఉన్నట్లు చూపించారు. చరాస్తుల్లో ఆయనపై రూ.30,03,631, భార్య పేరు మీదగా రూ.1,42,47,856 ఉన్నట్లు ప్రకటించారు. హెచ్‌యూఎఫ్ (ఉమ్మడి కుటుంబ ఆస్తుల కింద) కింద రూ.24,38,679 ఉన్నట్లు చూపించారు. స్థిరాస్తుల్లో తన పేరు మీద రూ.28,70,15,815, భార్య పేరు మీదగా రూ.16,23,82,140 ఉండగా హెచ్‌యూఎఫ్ కింద రూ.25,70,85,080 ఉన్నట్లు ప్రకటించారు. అప్పులు లేనట్లు చూపించారు. నారాయణరెడ్డి తనపై మూడు కేసులు ఉన్నట్లు చూపించారు.

పోస్టల్ బ్యాలెట్‌కు 672 దరఖాస్తులు

భువనగిరి టౌన్ : పోస్టల్ బ్యాలెట్ 12–డి దరఖాస్తు గడువు బుధవారంతో ముగిసింది. భువనగిరి నియోజకవర్గంలో 80 ఏళ్ల వయస్సు పైబడిన వారు 177, దివ్యాంగులు 132 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆలేరు నియోజకవర్గంలో సీనియర్ సిటిజన్లు 180, దివ్యాంగులు 152, అత్యవసర సేవల విభాగాల నుంచి 52 దరఖాస్తులు వచ్చాయి. భువనగిరి నియోజకవర్గంలో అత్యవసర సేవలకు సంబంధించి ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం. రెండు నియోజకవర్గాల్లో మొత్తం 672 దరఖాస్తులు వచ్చాయి. వృద్ధులు, దివ్యాంగులతోపాటు 13 రకాల అత్యవసర సేవల ఉద్యోగుల కోసం ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చాంది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ రెండు తేదీల్లో తమకు అనుకూలమైన తేదీని ఎంచుకునే స్వేచ్ఛ సంబంధిత ఓటర్లకు ఉంది.

వీడియో ద్వారా చిత్రీకరణ

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటే వేసే ఓటరు ఇంట్లో పోలింగ్ కంపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసి ఓటరుకు బ్యాలెట్ పేపర్ ఇస్తారు.

6వ రోజు 81 నామినేషన్లు



సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గడువు దగ్గర పడుతుండటంతో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. 6వ రోజైన బుధవారం 81 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 3న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగుతూ వచ్చింది. నామినేషన్లకు ఇక రెండు రోజులే గడువు ఉండటంతో నామినేషన్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 7వ తేదీన 37 మంది నామినేషన్లు సమర్పించగా 8వ తేదీన 81 మంది నామినేషన్లు వేశారు. 12 నియోజక వర్గాల పరిధిలో ఇప్పటి వరకు 188 మంది నామినేషన్లు సమర్పించారు.

6వ రోజు నియోజకవర్గాల వారీగా	దాఖలైన నామినేషన్లు	ఇప్పటి వరకు మొత్తం
నల్లగొండ	9	22
కోదాడ	7	16
సూర్యాపేట	7	19
మునుగోడు	12	25
నాగార్జునసాగర్	5	13
నకిరేకల్	5	16
ఆలేరు	8	15
తుంగతుర్తి	3	07
మిర్యాలగూడ	12	25
భువనగిరి	3	14
హుజూర్‌నగర్	3	07
దేవరకొండ	4	09
మొత్తం	81	188

పుంజుకోని కొనుగోళ్లు

- ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్ల నిండా ధాన్యం
- నాన్ ఆయకట్టులోనూ ఊపందుకోనున్న వరికోతలు
- ఇబ్బందులు తలెత్తే అవకాశం
- కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతున్న రైతులు



బీబీనగర్ మండలం గుర్రాలదండిలో కాంటా వేసిన వడ్లను లారీలో లోడ్ చేస్తున్న హమాలీలు



కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని తూకం వేస్తున్న హమాలీలు

సాక్షి, యాదాద్రి : వరికోతలు మొదలై వడ్లు కల్లాలు, కొనుగోలు కేంద్రాలకు చేరుతున్నా కొనుగోళ్లు పుంజుకోవడం లేదు. ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా ఆశించినస్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. జిల్లా వ్యాప్తంగా 2,82,657 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 2.52లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 314 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా 290 కేంద్రాలు తెరిచారు. రూ.90 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసి రూ.30 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు.

మూసీ వెంట ప్రత్యేక ఏర్పాట్లు

మూసీ పరివాహక మండలాలైన బీబీనగర్, భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలాల్లో వరికోతలు దాదాపు చివరి దశకు చేరాయి. ఇక్కడ ముందస్తుగానే కోతలు మొదలు కావడంతో ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా చౌటుప్పల్ ఆర్డీఓను నోడల్ అధికారిగా నియమించారు. అలాగే ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారిని ఏర్పాటు చేశారు.వీరంతా నిత్యం కేంద్రాలకు వెళ్తూ కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. అయినా కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొనుగోలు చేసిన ధాన్యం ఇలా..

ధాన్యం కొనుగోళ్లకు జిల్లాలో 290 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2.52లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 3,557 మంది రైతుల నుంచి ఏ గ్రేడ్ 34,479 మెట్రిక్ టన్నులు, సాధారణ రకం 7,931 మెట్రిక్ టన్నులు మొత్తం 42,410 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో 123 మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.30 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.

కొనుగోళ్లు ఇలా..	
ప్రతిపాదిత కేంద్రాలు 314	ప్రారంభించినవి 290
సేకరించాల్సిన ధాన్యం 2.52 లక్షల మెట్రిక్ టన్నులు	
కొనుగోలు చేసింది 42,710 మెట్రిక్ టన్నులు	
రైతులకు చెల్లించింది రూ. 30 కోట్లు	

మబ్బులతో మందగించిన కొనుగోళ్లు

జిల్లాలో ఓ వైపు వరి కోతలు, మరోవైపు ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇదే తరుణంలో ఆకాశం మబ్బులు పడుతుండడం, అక్కడక్కడ చినుకులు రాలుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మబ్బులు పట్టడంతో ధాన్యంలో తేమశాతం పెరిగి రెండు రోజులుగా కొనుగోళ్లు మందగించాయి. రోజూ 7 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ, మబ్బుల కారణంగా ధాన్యంలో తేమ శాతం పెరగడంతో మూడు రోజులుగా కొనుగోళ్లు కొంతమేర తగ్గాయి.

నాన్ ఆయకట్టులో..

మూసీ ఆయకట్టులో వరి కోతలు చివరి దశకు చేరుతుండగా నాన్ ఆయకట్టులో మరో రెండు,మూడు రోజుల్లో ఊపందుకోనున్నాయి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం ఉంది. దీనికి నాన్ ఆయకట్టు రైతులు తీసుకువచ్చే ధాన్యం తోడు కానుంది. అధికారులు కొనుగోళ్లలో వేగం పెంచకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు.

అవసరాల మేరకు తేమ యంత్రాలు, టార్పాలిన్లు

కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం అవసరాల మేరకు తేమ యంత్రాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయి. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నారు. అయితే రెండు, మూడు రోజుల్లో కేంద్రాలకు ధాన్యం రాక పెరిగితే అవకాశం ఉన్నందున ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

డిసెంబర్ 10లోగా పూర్తి చేస్తాం



ధాన్యం కొనుగోళ్లు డిసెంబర్ 10వ తేదీలోపు పూర్తి చేస్తాం. ఎక్కడ అవసరం అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. నాన్‌ఆయకట్టులో వారం రోజుల్లో వరికోతలు ముమ్మరం కానున్నాయి. కొనుగోళ్లకు ఇబ్బందులు ఏర్పడకుండా కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నాం.

–అదనపు కలెక్టర్, భాస్కర్‌రావు

నామినేషన్ల దాఖలు


నామినేషన్ దాఖలు చేస్తున్న భువనగిరి బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి


దేవరకొండలో నామినేషన్ వేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి బాలు నాయక్


కోదాడలో నామినేషన్ దాఖలు చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్


నకిరేకల్‌లో నామినేషన్ వేస్తున్న సీపీఎం అభ్యర్థి బొజ్జ చిన వెంకులు


నల్లగొండలో నామినేషన్ దాఖలు చేస్తున్న సీపీఎం అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి


సూర్యాపేటలో నామినేషన్ వేస్తున్న బీఎస్పీ అభ్యర్థి వట్టె జానయ్య

లగ్గానికి కోడ్ పగ్గం!

- వివాహాలకు అడ్డంకిగా ఎన్నికల నియమావళి
- నిబంధనలతో తప్పని ఇబ్బందులు
- నగదు చెల్లింపులపై ఆంక్షలు
- ఫంక్షన్ హాళ్లు, వాహనాల కొరత
- బంగారం, వస్త్రాల కొనుగోళ్లకు అడ్డంకులు



తిరుమలగిరి (తుంగతుర్తి) : ఎన్నికల కోడ్.. శుభకార్యాలు చేసే వారికి కష్టాలను తెచ్చి పెట్టింది. దీని ప్రభావం ప్రధానంగా పెళ్లిళ్లపై పడుతోంది. నవంబర్ 16వ తేదీ నుంచి వరుసగా శుభ ముహూర్తాలు ఉన్నాయి. వివాహాలకు అన్నీ సిద్ధం చేసుకుంటున్న తరుణంలోనే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. పెళ్లింటివారు దుస్తులు, బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలుకు, నగదు లావాదేవీలు చెల్లింపులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చెక్‌పోస్టుల వద్ద పట్టుకుంటుండడంతో..

ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉండడంతో పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. రూ.50 వేలకు మించి డబ్బు తీసుకెళ్తే సీజ్ చేస్తున్నారు. సాధారణంగా పెళ్లిళ్లు, శుభకార్యాలకు లిక్విడ్ క్యాష్ అవసరం ఉంటుంది. ఫంక్షన్ హాల్ బుక్ చేయడం, వంట వాళ్లకు, టెంట్లకు, దుస్తులు, బంగారం కొనుగోళ్లు వంటి వాటికి నగదు అవసరం. ఎంత లేదన్నా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. బంగారం సైతం కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు. అయితే.. డబ్బు తీసుకెళ్లే క్రమంలో పోలీసులకు పట్టుబడుతున్నారు. శుభకార్యాల కోసం తీసుకెళ్తున్నామని ఆధారాలు చూపించినా పోలీసులు వినిపించుకోవడం లేదు. డబ్బు పట్టుబడితే దాన్ని విడిపించుకోవడం కోసం పోలీస్ స్టేషన్, ఎన్నికల అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది.

డిజిటల్ చెల్లింపుల పైనా ఆంక్షలు

డిజిటల్ లావాదేవీలైనా జరుపుదామనుకున్నా సాధ్యం కావడం లేదు. లక్షకు మించి డిజిటల్ లావాదేవీలు జరిపినా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని, వాటిపై కూడా ఎన్నికల అధికారులు, పోలీసులు డేగ కన్ను వేశారు. ఏ మాత్రం తేడా వచ్చినా నోటీసులు ఇచ్చి సంజాయిషీలు అడుగుతున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తే కేసులు నమోదు చేస్తున్నారు.

ఫంక్షన్ హాళ్ల కొరత..

ఫంక్షన్ హాళ్లను వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచార వేదికలుగా మార్చుకుంటుండటంతో పెళ్లిళ్ల నిర్వహణ ప్రధాన సమస్యగా మారనుంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా, అలాగే ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలకు భోజనాలు, రాత్రి పూట బసకు వీటిని ముందే బుక్ చేసుకుంటున్నారు. టెంట్లు, వంట సామగ్రి కూడా పెళ్లిళ్లకు దొరికే పరిస్థితి లేదు.



వాహనాలు లేవు..



పెళ్లిళ్లలో అతిథులను తీసుకెళ్లడానికి వాహనాలు అవసరం. సొంత వాహనాలు ఉన్న వారికి పెద్ద సమస్య ఉండక పోవచ్చు. కానీ అవి లేని వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పెళ్లి కోసం కార్లు, బస్సులు దొరకడం లేదు. ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన మరుసటి రోజే అభ్యర్థులు వీటిని బుక్ చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో వాడుకోవడానికి ఒక్కో అభ్యర్థి అధికారికంగా మూడు, నాలుగు, అనధికారికంగా 10, 15 వాహనాలను బుక్ చేసుకున్నారు. దీంతో పెళ్లిళ్లకు వాహనాలు దొరకని పరిస్థితి ఏర్పడింది.

జంగ్ తెలంగాణ

పోలింగ్ ప్రక్రియలో పలు మార్పులు



మిర్యాలగూడ అర్బన్ : ఎన్నికల సంఘం ఈ సారి పోలింగ్‌లో స్వల్ప మార్పులు చేసింది. ఆ మార్పులను ఓటర్లు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

- ఓటు వేయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయకుడిగా గతంలో 18 ఏళ్ల లోపు వారిని కూడా అనుమతించేవారు. కానీ వారికి ఇంకు పెట్టేవారు కాదు. ఈసారి మాత్రం ఓటరు సహాయకుడు అదే బూత్ ఓటరై ఉండాలి. తను ఓటు వేసిన తర్వాతే మరొకరికి సహాయకుడిగా వెళ్లాలి. ఓటు వేసేటప్పుడు ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంకు పెడతారు. ఓటరుకు సహాయకుడిగా వెళ్లినప్పుడు కుడి చేయి చూపుడు వేలుకు ఇంకు పెడతారు. ఒక్కరికి మాత్రమే సహయకుడిగా వెళ్లే అవకాశం ఉంటుంది.
- గతంలో మాక్ పోలింగ్‌ను అరగంట ముందుగా ఏజెంట్ల సమక్షంలోనే నిర్వహించేవారు. ఈ సారి దాన్ని 90 నిమిషాల ముందు నిర్వహించనున్నారు. అంటే ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభిస్తారు. ఏజెంట్లు రాకపోతే 15 నిమిషాలు వేచి చూస్తారు. అప్పటికీ రాకుంటే బూత్‌లో అందుబాటులో ఉన్న అధికారులే మాక్ పోలింగ్ నిర్వహిస్తారు.
- బూత్ ఓటరే పోలింగ్ కేంద్రంలో అభ్యర్థి తరఫున ఏజెంటుగా ఉండాలన్న నిబంధన గతంలో ఉండేది. తాజా నిబంధన ప్రకారం ఆ నియోజకవర్గంలోని ఎక్కడి ఓటరైనా ఏజెంటుగా ఉండవచ్చు.
- గతంలో పోలింగ్ ఏజెంట్లుగా ప్రజా ప్రతినిధులను అనుమతించేవారు కాదు. ఈ సారి సర్పంచ్, వార్డు సభ్యులు కూడా ఏజెంట్లుగా కూర్చునే అవకాశం ఉంది.

అమ్మ ఆశీర్వాదం


నామినేషన్ వేయడానికి ముందు బుధవారం తన తల్లి ఆశీర్వాదం తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

‘కమలం’ పోయి ‘కారు’ వచ్చే.. కారు పోయి చేయి వచ్చే..

చిట్యాల : ఈ ఎన్నికల్లో వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయ పార్టీల సమాచారాన్ని, ఎన్నికల ప్రచారాన్ని ఆయా పార్టీల ప్రతినిధులు, నాయకులు సోషల్ మీడియా ద్వారా చేరవేస్తున్నారు. కాగా నిన్నటి వరకు ఓ పార్టీ తరఫున రన్ చేసిన వాట్సాప్ గ్రూపునకు చెందిన ఆ పార్టీ పెద్ద నాయకుడు రాత్రికి రాత్రే పార్టీ మారడంతో ఆకస్మాత్తుగా ఆ వాట్సాప్ గ్రూపు పేరు మార్చడంతో పాటు ఆ మారిన పార్టీ ప్రచారాన్ని చేస్తున్నారు. దీంతో ఆ వాట్సప్ గ్రూపులో నిన్నటి వరకు బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయాలని చేసిన ప్రచారాన్ని మానుకుని.. కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటు వేయమని చెబుతున్నారు. మరో గ్రూప్‌లో బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేయమని చేసిన ప్రచారం మానుకుని బీఆర్ఎస్ కారు గుర్తుకు వేయాలని కోరుతున్నారు. వీటిని గమనిస్తున్న ఆయా వాట్సాప్ గ్రూప్‌లలో ఉన్న సామాన్యులు అవాక్కవుతున్నారు.

నాలుగోసారి నామినేషన్


నామినేషన్ వేస్తున్న కొంగరి మల్లయ్య

మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజన్నగూడెం గ్రామానికి చెందిన కొంగరి మల్లయ్య తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తుంగతుర్తి నుంచి గతంలో రెండు పర్యాయాలు మల్లయ్య నామినేషన్లు దాఖలు చేశారు. రద్దయిన రామన్నపేట నియోజకవర్గంలో కూడా ఒకసారి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంట్ విధానం ద్వారా ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. పోరాటాల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (యూసీసీఆర్ఐఎంఎల్) మద్దతుతో తాను నామినేషన్ వేసినట్లు చెప్పారు.

మొన్న బీఆర్ఎస్.. నిన్న కాంగ్రెస్

యాదగిరిగుట్ట : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా రాజకీయ పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. నాయకులను చేర్చుకోవడంలో పార్టీలు పోటీ పడుతున్నాయి. దీంతో కొందరు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి గంటల వ్యవధిలోనే కండువాలు మారుస్తున్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఐఎన్‌టీయూసీ మండల అధ్యక్షుడు మురళి మంగళవారం గొంగిడి మహేందర్‌రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. తిరిగి బుధవారం ఆ వ్యక్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.


మంగళవారం మురళిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్న గొంగిడి మహేందర్‌రెడ్డి


బుధవారం కాంగ్రెస్‌లో చేరుతున్న మురళి

ఉత్సాహంగా ఎంజీయూ స్నాతకోత్సవం


గవర్నర్ తమిళిసై చేతులమీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సెల్ఫీ దిగుతున్న విద్యార్థిని

నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన 3వ స్నాతకోత్సవానికి యూనివర్సిటీ చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ రామచంద్రం, ఎంజీయూ వైస్ చాన్స్‌లర్ గోపాల్‌రెడ్డి కలిసి పీహెచ్‌డీ పూర్తిచేసిన వారికి డాక్టరేట్ పట్టాలు, యూనివర్సిటీలోని ఆయా విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు.

డాక్టరేట్ అందుకున్నవారు


బి. నర్సింహారెడ్డి, మ్యాథమెటిక్స్ | కె. అరుణకుమారి, కెమిస్ట్రీ | పొన్న శ్రీలత, కామర్స్


దేవరకొండ పవన్‌కుమార్, బిజినెస్ మేనేజ్‌మెంట్ | కాసోజు రవిచంద్ర, కామర్స్ | సందబోయిన శివకుమార్, కామర్స్ | ఎం. జాన్‌పాల్, బిజినెస్ మేనేజ్‌మెంట్ | కె. రామలింగం, కెమిస్ట్రీ | చెనగోని వెంకటేశ్వర్లు, మ్యాథమెటిక్స్ | ఉడారి బాలరాజు, కెమిస్ట్రీ | నల్లపు కిరణ్‌కుమార్, మ్యాథమెటిక్స్ | ఎస్. యాదయ్య, కెమిస్ట్రీ


డి. సంతోష్‌కుమార్, బిజినెస్ మేనేజ్‌మెంట్ | కట్టా కిరణ్మయి, బిజినెస్ మేనేజ్‌మెంట్ | రామలింగేశ్వరప్రసాద్, బిజినెస్ మేనేజ్‌మెంట్

గోల్డ్ మెడల్ అందుకున్నవారు


షాహేదా, ఎంఏ ఇంగ్లిష్ | నడికట్ల అవినాష్, ఎంఏ ఎకనామిక్స్ | ధూమల సతీష్, ఎంకాం | షేక్ తహసిన్, ఎంఎస్సీ మ్యాథ్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ | తేలుకుంట్ల సాయిప్రియ, ఎంఎస్సీ కెమిస్ట్రీ | అలిపెద్ది రవితేజారెడ్డి, ఎంఎస్సీ బయో టెక్నాలజీ | మోర జ్యోత్స్న, ఎంబీఏ ఫైనాన్స్ | చిరుమర్రి జయశ్రీ, ఎంసీఏ


ఆదెపు మహేశ్వరి, ఎంఏ ఇంగ్లిష్ | గంట్ల గీత, ఎంఏ ఎకనామిక్స్ | ఆయేషా రుమాన్, ఎంకాం | తిరుకచ్చి సువర్ణ, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ | డి. యోగానందచారి, ఎంఎస్సీ కెమిస్ట్రీ | రెడ్డిమల్ల నరేష్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ | ఎ. జానప్రియసోని, ఎంఎస్సీ బయో టెక్నాలజీ | చిన్నాల జ్యోతి, ఎంబీఏ ఫైనాన్స్ | యాకలపు నవీన్‌కుమార్, ఎంసీఏ


ఇదునూరి హేమలత, బీకాం | జిన్నె దీప, ఎంఏ ఇంగ్లిష్ | కోడూరి సాయికుమార్, ఎంఏ ఎకనామిక్స్ | పదారు శ్వేత, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ | కండ్లకుంట్ల భార్గవి, ఎంఎస్సీ బయో టెక్నాలజీ | పెద్దకొట్ల దివ్య, ఎంబీఏ ఫైనాన్స్ | వి. వెంకట శ్రావణి, ఎంసీఏ | నమీరా, బీకాం | అబీబున్నీసా బేగం, ఎంఏ ఇంగ్లిష్


చెన్నూ శ్రీకావ్య, ఎంఏ ఎకనామిక్స్ | దుస్సా సుస్మిత, ఎంకాం | కముని సాయిప్రగతి, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ | పి. ప్రత్యూష, ఎంఎస్సీ కెమిస్ట్రీ | విజల సంతోష్‌కుమార్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ | నీతు వేణుగోపాల్ పిళ్లై, ఎంఎస్సీ బయో టెక్నాలజీ | దుర్గ మౌనిక, ఎంఎస్సీ ఐపీసీ | బొమ్ము వరలక్ష్మి, ఎంబీఏ ఫైనాన్స్ | యామాల సౌజన్య, బీకాం